ప్రజాశక్తి
సోమవారం 3 మార్చి 2025
5
విజయనగరం



## పోస్టర్లు స్వచ్ఛందంగా తొలగించండి

### నగర ప్రజలకు కమిషనర్ నల్లనయ్య విజ్ఞప్తి

ప్రజాశక్తి-విజయనగరం టౌన్

నగర సుందరీకరణలో భాగంగా ప్రతిఒక్కరూ తమ ఇంటికి అనధికార వ్యక్తులు అంటించిన పోస్టర్లు, గోడరాతలను స్వచ్ఛందంగా తొలగించాలని నగర పాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య ఒక ప్రకటనలో కోరారు. ఐదు నిమిషాలు సమయాన్ని వెచ్చించి తమ ఇళ్ల ముందు అనధికారికంగా ఉన్న బోర్డులు, ఫ్లెక్సీలు, నోపార్కింగ్ బోర్డులు తొలగించుకోవడం మంచిదని సూచించారు. సెప్టిక్ క్లీనింగ్ వంటి గోడ రాతలను తొలగిస్తే నగరం అందంగా ఉంటుందని ఆయన అభిప్రాయ పడ్డారు.



సిద్ధం చేసిన కౌంటింగ్ టేబుళ్లు

# విజేత ఎవరో?

- నేడే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు
- ఉదయం 8 గంటలకే ప్రక్రియ ప్రారంభం
- ఎయు ఇంజినీరింగ్ కాలేజీ వద్ద ఏర్పాట్లు
- 'తొలి ప్రాధాన్యం' దక్కితే సాయంత్రానికే ఫలితం

ప్రజాశక్తి - గ్రేటర్ విశాఖ బ్యూరో

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఫలితం సోమవారం తేలనుంది. నరాలు తెగే ఉత్కంఠకు నేటి సాయంత్రంతో తెరపడనుంది. మండలి ఎన్నికల్లో విజేత ఎవరన్న అంశంపై ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కొద్ది రోజులుగా విపరీత చర్చ నడుస్తోంది. ఫలితం కోసం ఎదురుచూసే వారిలో ఉపాధ్యాయులే కాకుండా సాధారణ ప్రజానీకమూ ఉన్నారు. కౌంటింగ్ ప్రక్రియకు విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ వేదిక కానుంది. గత నెల 27న ఈ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరగ్గా 20783 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారి ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది.

**లెక్కింపు ప్రక్రియ ఇలా..**

ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఎయు ఇంజినీరింగ్ కాలేజీ ట్రిపుల్ ఇ విభాగం భవనాల్లో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడు దశల్లో సాగే లెక్కింపు ప్రక్రియ పూర్తయి విజేత పేరు ప్రకటించేందుకు 8 నుంచి 10 గంటల సమయం పడుతుందని ఎన్నికల విభాగం అధికారులు చెబుతున్నారు. లెక్కింపు ప్రక్రియలో తొలుత అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌ల సీళ్లు తొలగించి, బ్యాలెట్ బాక్సులను లెక్కించి హాల్లోకి తరలిస్తారు. 123 బ్యాలెట్ బాక్సుల లెక్కింపునకు 20 టేబుల్స్ ఏర్పాటు చేశారు. తొలిదశలో బాక్సుల్లో ఓట్లను ఆరు రౌండ్లలో వెలికితీసేందుకు కనీసం మూడు గంటల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. రెండో దశలో పోలైన ఓట్లను 25 చొప్పున కట్టలు కడతారు. అలా వెయ్యి ఓట్లను ఒక పెద్ద డ్రమ్ములో వేస్తారు. ఈ మేరకు మరో 2 గంటల సమయం పడుతుంది. మధ్యాహ్న భోజన విరామం తర్వాత మూడో దశగా అభ్యర్థులకు పోలైన తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు. పోలైన ఓట్లలో చెల్లిన ఓట్లకు ఒకటి కలిపి అందులో 50 శాతం ప్లస్ 1 ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. అంటే ఉదాహరణకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలైన ఓట్లలో 20 వేలు చెల్లుబాటయితే.. వాటికి ఒక ఓటు (20,001) కలుపుతారు. అందులో 50 శాతం ప్లస్ 1 అంటే... విజేతకు 10,001 ఓట్లు రావల్సి ఉంటుంది. అలా తొలి ప్రాధాన్యత ఓట్లు 10,001 వస్తే విజేత పేరును వెంటనే ప్రకటిస్తారు.

**తొలి ప్రాధాన్యతతో విజేత తేలకపోతే..**

తొలి ప్రాధాన్యతా ఓట్లలో విజేత తేలకుంటే ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు. అప్పుడు పోటీ చేసిన అభ్యర్థుల్లో తక్కువ ఓట్లు వచ్చిన వారి నుంచి ఎలిమినేషన్ రౌండ్ ఆరంభమవుతుంది. ఎలిమినేషన్ రౌండ్‌కు వెళ్తే పూర్తి ఫలితం వచ్చేసరికి 10 నుంచి 12 గంటల సమయం పడుతుందని, ఈ లెక్కన సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల్లోపు విజేత పేరు ప్రకటించొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

పోలింగ్ జరిగిన తీరు, బరిలో నిలిచిన వారిలో త్రిముఖ పోటీ నెలకొనడంతో మొదటి ప్రాధాన్యతా ఓట్లతో విజేత ప్రకటన సాధ్యం కాకపోవచ్చని తెలుస్తోంది. ఏమైనా ఇబ్బందులు ఎదురైనా, ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు లెక్కించాల్సి వచ్చినా ఫలితం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఒక వేళ తొలి ప్రాధాన్యత ఓటుతోనే విజేత ఎవరో తేలితే.. సాయంత్రం 4 గంటలకే ప్రక్రియ పూర్తవుతుంది.

### ప్రధాన పోటీ ఆ ముగ్గురి మధ్యే !



కె.విజయగౌరి



పి.రఘువర్మ



జి.శ్రీనివాసులునాయుడు

పది మంది మండలి బరిలో ఉన్నా ప్రధానమైన పోరు యుటిఎఫ్, పలు ఉపాధ్యాయ సంఘాలు బలపరిచిన పిడిఎఫ్ అభ్యర్థి కోరెడ్ల విజయగౌరి, బిజెపి మద్దతునిచ్చిన పిఆర్‌టియు అభ్యర్థి గాదె శ్రీనివాసులనాయుడు, టిడిపి, జనసేన మద్దతునిచ్చిన ఎపిటిఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ మధ్యనే నెలకొంది. పోలింగ్ జరిగిన తర్వాత వచ్చిన వార్తల ప్రకారం.. రఘువర్మను గెలిపించుకోడానికి అధికార పార్టీ నాయకులంతా ఉత్తరాంధ్ర అంతటా పలు అక్రమ పద్ధతులకు పాల్పడడం ఉపాధ్యాయుల్లో వ్యతిరేకతను పెంచేలా చేసింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికల బరిలోకి దిగిన పిడిఎఫ్ అభ్యర్థి పట్ల గురువులు మక్కువ చూపినట్లు చర్చ సాగుతోంది. గడిచిన తొమ్మిది నెలల పాలనా కాలంలో గురువుల్లో ప్రభుత్వం పట్ల అసంతృప్తి కొనసాగడం అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థి రఘువర్మకు నెగెటివ్ అయ్యిందన్న మాటలు వినిపించాయి. పిఆర్‌టియు నుంచి నిలబడి బిజెపి మద్దతు పొందిన గాదె తరుపున సొంత సంఘమే కాకుండా ఒకటీ అరా సంఘాలు పనిచేశాయని, ఈ నేపథ్యంలో ఆయనా రేసులో ఉన్నారని తెలుస్తోంది. ఏదేమైనా ఇంకొన్ని గంటల్లో విజేత ఎవరో తేలనుంది.



సదస్సులో మాట్లాడుతున్న యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.విజయగౌరి

## పోరాటాలతోనే మహిళలకు సమాన హక్కులు

### సదస్సులో యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.విజయగౌరి ● నగరంలో ర్యాలీ

ప్రజాశక్తి-విజయనగరం టౌన్

పోరాటాలతోనే మహిళలకు సమాన హక్కులు లభిస్తాయని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.విజయగౌరి తెలిపారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నగరంలోని కెఎల్‌పురంలో ప్రజా సంఘాల కార్యాలయంలో సదస్సు ఏర్పాటుచేశారు. తొలుత కలెక్టరేట్ నుంచి ప్రజా సంఘాల ఆధ్వర్యాన ర్యాలీ చేపట్టారు. అనంతరం శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ వి.లక్ష్మి అధ్యక్షతన జరిగిన సదస్సులో విజయగౌరి మాట్లాడారు. దేశంలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న మహిళా కార్మికుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కనీస వేతనాలు అమలు చేయకపోవడం, పెరిగిన ధరలు కనుగుణంగా వేతనాలు పెరగకపోవడం వల్ల అప్పులతో కుటుంబాల్ని కార్మికుల నెట్టుకొస్తున్నారని తెలిపారు. గృహహింస, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు, ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. బాల్య వివాహాలు నూటికి 14 మందికి ఇప్పటికీ జరుగుతున్నాయని చెప్పారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మహిళలు అభివృద్ధి చెందిన నాడే మహిళా సాధికారత సాధ్యమని స్పష్టంచేశారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.ఉమామహేశ్వరి మాట్లాడుతూ అంగన్వాడీలు 42 రోజుల పాటు చారిత్రక సమ్మె చేస్తే ఇప్పటికీ జీతాలు పెంచలేదని, సమస్యలేవీ పరిష్కారం కాలేదని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో గ్రాట్యుటీ అమలు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైందని విమర్శించారు. చట్టసభల్లో మహిళలకు 33 రిజర్వేషన్ ఐదేళ్ల తర్వాత అమలు చేస్తామని మోడీ ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటన్నారు. రాజ్యాంగం కల్పించే హక్కులను కూడా కేంద్ర ప్రభుత్వం హరిస్తోందని మండిపడ్డారు. మహిళా దినోత్సవ స్ఫూర్తితో మార్పు కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.

అనంతరం ఐద్వా జిల్లా కార్యదర్శి పి.రమణమ్మ, జెవివి సమతా విభాగం రాష్ట్ర కన్వీనర్ జి.నిర్మల, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.అనసూయ, ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ ఎస్.సమీరా మాట్లాడారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బి.పైడిరాజు, కమిటీ సభ్యులు కె.ప్రభ, కుమారి, సిహెచ్ రూప, సుభాషిని, హైమ, ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి వేగోటి లక్ష్మి, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి శిరీష, తదితరులు పాల్గొన్నారు.

### బడ్జెట్లో అంకెలు ఎక్కువ..

## సంక్షేమం తక్కువ

ప్రజాశక్తి-విజయనగరం టౌన్

రాష్ట్ర బడ్జెట్లో అంకెలు ఎక్కువ, సంక్షేమం తక్కువని డిబిఎస్‌యు రాష్ట్ర ప్రధానకార్యదర్శి పి.చిట్టిబాబు తెలిపారు. రాష్ట్ర బడ్జెట్‌పై నగరంలోని డిబిఎస్‌యు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్ చట్ట ప్రకారం బడ్జెట్లో నిధులు కేటాయింపులు లేవన్నారు. ఎస్‌సిలకు రూ.20,281 కోట్లు, ఎస్‌టిలకు రూ.8160 కోట్లు కేటాయించి, అందులో అత్యధిక భాగం సాధారణ పథకాలకు ఇచ్చి, వారికి నేరుగా ఉపయోగ పడే పథకాలకు కేటాయింపులు తగ్గించారని చెప్పారు. ఇలాగైతే స్వర్ణాంధ్ర విజన్‌లో దళిత, ఆదివాసీల సమగ్ర అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అట్రాసిటీ కేసుల్లో వేలాదిమంది బాధితులు పరిహారం కోసం ఎదురుచూస్తున్నారని, బడ్జెట్‌లో కేటాయించిన రూ.98 కోట్లు ఎటూ సరిపోవని చెప్పారు. ఎన్‌టిఆర్ విద్యోన్నతి, కులాంతర వివాహాలు, ఎస్‌సి కార్పొరేషన్ నిధులు తగ్గాయని తెలిపారు. సమావేశంలో శ్రామిక మహిళా జిల్లా కోఆర్డినేటర్ కోరుకొండ వరలక్ష్మి, ఎస్‌సి, ఎస్‌టి ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు ఎం.సూర్యచంద్ర, డిబిఎస్‌యు సభ్యులు బెల్లాన రమ్య, వి.కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

### వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం

**విజయనగరం టౌన్** : నగరంలో ఉడా కాలనీ ఫేజ్-3 పార్కులో ఆదివారం ఈవినింగ్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గుండె వైద్య నిపుణులు డాక్టర్ నృషేన్ ఆదిత్య గుండె సంబంధిత వ్యాధులు, బిపి, షుగర్ వ్యాధి పరీక్షలు చేశారు. కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ జామి అప్పలసూరి, సెక్రెటరీ టీ.చిన్నారావు, కోశాధికారి కె.ఆదినారాయణ, సభ్యులు పాల్గొన్నారు.



ప్రతిభ కనబరిచిన విద్యార్థికి జ్ఞాపికను అందిస్తున్న ఎస్ఐ ప్రసన్నకుమార్, రవితేజ, ఈశ్వరరావు

## విద్యతోనే సమాజాభివృద్ధి

### 'ప్రజ్ఞా వికాసం' విజేతలకు బహుమతుల ప్రదానంలో వక్తలు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్

విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమని వక్తలు స్పష్టంచేశారు. యుటిఎఫ్, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యాన నిర్వహించిన ప్రజ్ఞా వికాసం పరీక్ష విజేతలకు ఆదివారం జెడ్‌పి కార్యాలయంలో వన్‌టౌన్ ఎస్ఐ ప్రసన్నకుమార్, న్యూ సెంట్రల్ స్కూల్ అధినేత రవితేజ, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జెఎవిఆర్‌కె ఈశ్వర్‌రావు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కాలంలో విద్యార్థులు ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వారిలో భయాన్ని పోగొట్టేలా పదో తరగతి విద్యార్థులకు మోడల్ పరీక్షను నిర్వహించిన ఎస్ఎఫ్ఐని అభినందించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.రాము, సిహెచ్ వెంకటేష్ మాట్లాడుతూ ప్రతి ఏటా యుటిఎఫ్, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రజ్ఞ వికాసం పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఐదు వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో మొదటి బహుమతి జి.యశ్వంత్ (బొబ్బిలి), రెండో బహుమతి ఎం.పల్లవి (ఎస్.కోట), మూడో బహుమతి ఎ.లాస్య శ్రీదర్శిని (విజయనగరం) గెలుచుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎం.వెంకి, పి.రమేష్, జిల్లా సహాయ కార్యదర్శి కె.జగదీష్, ఎస్.సోమేష్ తదితరులు పాల్గొన్నారు.

## ముగిసిన గిరిజన చిత్రకారుల సదస్సు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్

కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం, మాన్సాస్ విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో 'ఆదిచిత్తర : నేషనల్ ట్రైబల్ పెయింటర్స్ కాన్‌క్లేవ్' పేరుతో కోటలోని రౌడ్‌మహాల్‌లో నిర్వహించిన రెండు రోజుల జాతీయ గిరిజన చిత్రకారుల సమ్మేళనం విజయవంతంగా ముగిసింది. ఆదివారం జరిగిన ముగింపు సభలో రిజిస్ట్రార్ తంత్రవాహీ శ్రీనివాసన్ మాట్లాడుతూ పద్మశ్రీ పురస్కార గ్రహీత దుర్గాబాయి వ్యయం, 12 రాష్ట్రాల నుంచి 26 రకాల గిరిజన చిత్రకారులు పాల్గొన్నారని తెలిపారు. అనంతరం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన చిత్రకారులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. గోండ్, వార్లీ, పిథోర, కోలం, సోహ్రాయ్, ఖోవర్, కోయ, కురుంబా, తంగ్‌ఖుల్-నాగా, నాయకపోడు, సవర, సౌరా, మురియా, భిల్, మరిన్ని వంటి విభిన్న కళారూపాలకు ప్రాతినిధ్యం వహిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన చిత్రకారులను సదస్సు ఐక్యం చేసిందని ప్రొఫెసర్ జితేంద్ర మోహన్ మిశ్రా తెలిపారు. విద్యార్థులు గిరిజన సంప్రదాయ కార్యక్రమాలతో ఆహూతులను అలరించారు. కార్యక్రమంలో మహారాజా స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ప్రిన్సిపల్ బిఎస్ఎన్ రాజు, సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రమాచటర్జీ, అప్పసాబ, వెంకటేశ్వర్లు, నగేష్, దేబంజన నాగ్, దివ్య, ఎన్‌విఎస్ సూర్యనారాయణ, కుసుమ్, తదితరులు పాల్గొన్నారు.




చిత్రకారులను సత్కరిస్తున్న రిజిస్ట్రార్ శ్రీనివాసన్

### ఫిట్‌నెస్ సెంటర్‌ను రద్దు చేయాలని

## 10న కలెక్టరేట్ వద్ద ధర్నా

ప్రజాశక్తి-విజయనగరం టౌన్

రవాణా రంగ కార్మికులకు నష్టం కలిగించే ఫిట్‌నెస్ సెంటర్ ఏర్పాటును రద్దు చేయాలని ఈ నెల పదో తేదిన కలెక్టరేట్ వద్ద ధర్నా చేపడుతున్నట్లు ఆటో, మోటారు ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ కె.సురేష్ తెలిపారు. నగరంలోని ఎన్‌పిఆర్ శ్రామిక భవనంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్‌టిఒ కార్యాలయాల్లో వెహికల్ ఫిట్నెస్, పొల్యూషన్, రెన్యూవల్, రిజిస్ట్రేషన్ వంటివి రవాణా రంగ కార్మికులు చేసుకొనేవారని తెలిపారు. ఇప్పుడు అచ్యుతాపురంలో వేదాంత మల్టీ నేషనల్ కంపెనీకి ఫిట్‌నెస్ చేసే బాధ్యతను ప్రభుత్వం అప్పగించడం దారుణమన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని, ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, పార్కింగ్ స్థలాలు కేటాయించాలని, రవాణా రంగ కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు రూ.15 వేలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. ఈ సందర్భంగా వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. సమావేశంలో సిఐటియు నగర అధ్యక్ష, కార్యదర్శులు ఎ.జగన్మోహన్, బి. రమణ, ఆటో యూనియన్ నాయకులు పాపారావు, రామునాయుడు, ఉమామహేశ్వరరావు, పైడిరాజు, లక్ష్మణరావు, సత్యనారాయణ, కృపా, రమణ, శ్రీను, కిషోర్, చంద్రశేఖర్, శ్రీను పాల్గొన్నారు.





యాత్రికులతో కిటకిటలాడిన ఆలయ ప్రాంగణం ; పూజలు చేస్తున్న జనం

## వైభవంగా కనకమహాలక్ష్మమ్మ జాతర

ప్రజాశక్తి- చీపురుపల్లి

ఉత్తరాంధ్ర కల్పవల్లి కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర ఆదివారం వైభవంగా ప్రారంభమైంది. తొలిరోజు ఆదివారం తెల్లవారుజాము నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రజలు బారులు తీరారు. ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు కుమారుడు రామ్‌మల్లిక్ నాయుడు తన కుటుంబంతో కలిసి మొదటి పూజ నిర్వహించారు. జెడ్‌పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు దంపతులు, మాజీ ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖర్ తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. టిడిపి జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున, సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ గద్దె బాబురావు, జెడ్‌పిటిసి వలిరెడ్డి శిరీషా, ఎంపిపి ఇప్పిలి వెంకటనర్సమ్మ, మీసాల వరహాలనాయుడు, సర్పంచ్ మంగళగిరి సుధారాణి వారి కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించారు.

## వ్యాయామ ఉపాధ్యాయుల సంఘ కార్యవర్గం ఎన్నిక

ప్రజాశక్తి-విజయనగరం టౌన్



లక్ష్మణరావు



వెంకటనాయుడు

విజయనగరం జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులుగా గోపి లక్ష్మణరావు, నల్లా వెంకటనాయుడు ఎన్నికయ్యారు. ఆదివారం నగరంలోని పువ్వాడ స్కూల్లో విజయనగరం జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నికైంది. సుమారు 251 మంది పీడీ, పిఇటిలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల పరిశీలకులుగా సంఘం రాష్ట్ర నాయకులు ఎంవి రమణ, సాంబమూర్తి, ఉత్తరాంధ్ర జిల్లాల నాయకులు లలితకుమార్, అప్పలరాజు, సునంద్, వాసుదేవరావు వ్యవహరించారు. జిల్లా నాయకులు ఎల్‌వి రమణ, సూర్య, మురళి, శివున్నాయుడు, శ్రీరాములు నూతన కమిటీకి అభినందనలు తెలియజేశారు.

### వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో

## త్రినాథరావుకు బంగారు పతకం

ప్రజాశక్తి-విజయనగరం టౌన్


రాష్ట్ర డెడ్ లిఫ్ట్, బెంచ్ ప్రెష్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో విజయనగరానికి చెందిన వన్‌టౌన్ పోలీసు స్టేషన్ ఎఎస్ఐ ఆల్తి త్రినాథరావు బంగారు పతకం సాధించారు. విశాఖపట్నంలోని గాజువాకలో జరుగుతున్న రాష్ట్ర పోటీల్లో పాల్గొన్న ఆయన 60 ఏళ్ల వయసు విభాగంలో బెంచ్ ప్రెష్‌లో 100 కేజీలు, డెడ్ లిఫ్ట్‌లో 130 కేజీల బరువు ఎత్తి, బంగారు పతకాన్ని కైవశం చేసుకున్నారు. జిల్లాకు బంగారు పతకం సాధించడం పట్ల క్రీడాకారులు అభినందనలు తెలిపారు.



బంగారు పతకంతో త్రినాథరావు

# 15 నుంచి రెండో విడత భూసర్వే

- తొలి విడత గ్రామాల్లో సర్వే పూర్తి
- సర్వే రాళ్లపై 'జగనన్న' పేరు తొలగింపు
- పాత సర్వేలో తప్పుల సవరణకు ప్రభుత్వ చర్యలు
- 'ప్రజాశక్తి'తో జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి రమణమూర్తి ముఖాముఖి



ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి

ఈ నెల 15వ తేదీ నుంచి జిల్లాలో రెండో విడత భూ సర్వే చేపట్టనున్నామని జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి కె.రమణమూర్తి తెలిపారు. తొలి విడతలో ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి సర్వే చేపట్టామని తెలిపారు. ఇందులో ఆరు గ్రామాల్లో సర్వే ఇంకా సాగుతోందని వెల్లడించారు. మరో పది రోజుల్లో ఇది పూర్తవుతుందని స్పష్టంచేశారు. మలిదశ సర్వేకు సమాయత్తమౌతున్నామని చెప్పారు. ఈ వారం తనను కలిసిన ప్రజాశక్తికి ముఖాముఖీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ వివరాలు...

**» తొలి దశ భూ సర్వే ఎంత వరకు వచ్చింది.?**


తొలి దశ రీసర్వేలో మండలానికో రెవెన్యూ గ్రామాన్ని ఎంపిక చేశాం. ఇలా ఎంపిక చేసిన 27 గ్రామాలకు గాను ఇప్పటి వరకు 21 గ్రామాల్లో తొలిదశ సర్వే పూర్తయింది. మిగిలిన వాటిలో రాజాం మండలం పెనుబాక, భోగాపురం మండలం రావాడ, డెంకాడ మండలం మోదవలస, రేగిడి మండలం అంబకండి, వంగర మండలం మరువాడ, కొత్తవలస మండలం చీపురువలస ఉన్నాయి.

**» రెండో దశ సర్వే ఎప్పటి నుంచి ప్రారంభమౌతుంది.?**

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రెండో దశలో మండలానికి రెండు గ్రామాల చొప్పున ఎంపిక చేసి సర్వే చేపడతాం. ఈ కార్యక్రమం ఈ నెల 15నాటికి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. సిబ్బంది కొరత లేదు. ప్రభుత్వం నుంచి ఒత్తిడి లేదు. కాబట్టి ఈసారి తప్పులు, పొరపాట్లకు అవకాశం లేకుండా సర్వే పూర్తిచేయగలమని భావిస్తున్నాం.

**» గత ప్రభుత్వంలో చేపట్టిన సర్వేకి, ప్రస్తుత చేపడుతున్న సర్వేకి తేడా ఏమిటి.?**

గతంలో జగనన్న భూ సురక్ష - శాశ్వత భూహక్కు పేరిట సర్వే జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టు పేరిట జరుగుతోంది. సర్వేలో తొలుత డాక్యుమెంటేషన్ పూర్తిచేస్తున్నాం. ఇది పూర్తయిన తరువాత హద్దురాళ్లు వేస్తాం. గతంలో వేసిన హద్దురాళ్లపై జగనన్న భూసర్వే అని రాసిన పేర్లను చెరిపివేస్తున్నాం.




**» గత ప్రభుత్వంలో ఎన్ని గ్రామాల్లో రీసర్వే చేపట్టారు.?**

జిల్లా వ్యాప్తంగా మొత్తం 984 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వీటిలో 502 గ్రామాల్లో రీసర్వే జరిగింది. వీటిలో సుమారు 100 గ్రామాల్లో సర్వే అసంపూర్తిగా ఉంది. ప్రస్తుతం వాటిలో సర్వే చేపట్టడం లేదు. మిగిలిన గ్రామాల్లో సర్వే పూర్తయ్యాక ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆయా గ్రామాల్లో రీసర్వే చేయాలా? లేక పొరపాట్లను సరిచేయాలా? అనేది ఉంటుంది.

**» గత ప్రభుత్వం రీసర్వే చాలా గ్రామాల్లో తప్పులు తడకలుగా ఉన్నాయి. వాటి సంగతితేమిటి.?**

ఔను..! ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించింది. వీటిలో జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సమస్యలపై 23,100 దరఖాస్తులు అందాయి. వీటిలో రీసర్వేలో తప్పులు, పొరపాట్లు సరిచేయాలని కోరుతూ 11,200 వరకు ఉన్నాయి. జాయింట్ ఎల్‌పిఎం (ల్యాండ్ పార్శిల్ మ్యాప్), విస్తీర్ణంలో వ్యత్యాసం, సరిహద్దు సమస్యలు, మ్యుటేషన్, జాయింట్ ఖాతాలు సరిచేయడం వంటివి ఉన్నాయి. అర్జీల్లో ఇప్పటి వరకు 95 శాతం వరకు పరిష్కరించాం.

# ఎల్లారమ్మ జాతరకు ముమ్మర ఏర్పాట్లు

- దేవాదాయ నిధులతోనే కార్యక్రమాలు
- జాతరకు పటిష్ట బందోబస్తు
- మూడు లక్షలకు పైగా వస్తారని అంచనా

ప్రజాశక్తి - జామి

ఉత్తరాంధ్ర ప్రసిద్ధి జాతరల్లో ఒకటైన జామి ఎల్లారమ్మ జాతర ఏర్పాట్లు అన్నీ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోనే నిర్వహించనున్నారు. పందిరి, జాతర ఊరేగింపు మొదలుకొని, సాంస్కృతిక కార్యక్రమాల వరకు అన్నింటికీ జాతర ఆదాయం నుంచి వెచ్చిస్తామని ఇప్పటికే ఇఒ. ప్రసాద్ రావు తెలిపారు. ఈ నెల 6,7,8 తేదీల్లో జరగబోయే ఎల్లారమ్మ జాతరకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం తొలేళ్ళ సంబరం నిర్వహించగా, శుక్రవారం జరిగే జాతరకు భారీగా జనం తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సారి జాతరకు మూడు లక్షలకు పైగా జనం తరలి వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల దర్శనానికి వీలుగా క్యూలైన్లు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎల్లారమ్మ జాతరకు జిల్లాలోనే ప్రత్యేకత ఉంది. శివరాత్రి వెళ్ళిన మొదటి ఆదివారం రోజున జరిగే ఈ జాతరకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి జనం తరలి వస్తారు. పొరుగు రాష్ట్రమైన ఒరిస్సా నుంచి కూడా భక్తులు జాతరకు వచ్చి, ముడుపులు చెల్లించుకోవడం ఆనవాయితీ. ప్రధానంగా తొలేళ్ళ జాతరకు భారీగా జనం తరలివస్తారు. ఈ సంబరం ఆద్యంతం తప్పెడగుళ్ళు, నేల డ్యాన్సులు, పలు విచిత్ర వేషాలు ఏర్పాటు చేస్తారు. అమ్మవారు గద్దె ఇంటి నుంచి బయలుదేరి ఆలయానికి చేరుకునే వరకు తాళ మేళాలతో సంబరం నడుస్తుంది. దారి పొడవునా కొన్ని నృత్య కార్యక్రమాలు, గుడి వద్ద పౌరాణిక డ్రామాలు ఏర్పాటు చేస్తారు. ఆకర్షణీయమైన బాణ సంచా పేలుళ్ళు అందరిని అలరింపచేలా ఏర్పాటు చేస్తారు. వీటిలో బాణ సంచా ఖర్చు తప్పితే, మిగిలిన కార్యక్రమాలన్నింటి ఖర్చు, జాతర ఆదాయం నుంచే, అధికారులు వెచ్చిస్తారు. ఈ సారి ఎండలు ఎక్కువ ఉండడంతో చలివేంద్రాలు అత్యధికంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మెడికల్ క్యాంపులు, ఫైర్ వాహనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.


ఆలయం వద్ద ఏర్పాటు చేసిన టెంట్లు

**పటిష్ట పోలీసు బందోబస్తు**

జిల్లా ఎస్‌పి వకుల్ జిందాల్ ఆదేశాలు మేరకు జాతరకు 200 లకు పైగా పోలీసులు బందో బస్తు నిర్వహించనున్నారు. ఎస్.ఐ వీర జనార్ధన్ ఆధ్వర్యంలో ఈ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా దొంగ తనాలు నివారణకు క్రైమ్ పోలీసులు మఫ్టీలో తిరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టి, భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు.


ఆలయ ప్రతిష్ఠలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు

## ఎమ్మెల్యే చేతులు మీదుగా విగ్రహ ప్రతిష్ఠ

ప్రజాశక్తి - కొత్తవలస

మండలంలోని రామలింగాపురం గ్రామ తోటలో వెలసిన శ్రీ దుర్గమ్మ తల్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠను ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి చేతుల మీదుగా ఆదివారం చేపట్టారు. ఆలయాభివృద్ధికి ఆమె మొత్తం రూ.లక్ష ఆమె భర్త, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్‌తో కలిసి ఆలయ కమిటీ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

## వ్యాసరచన పోటీల్లో హిమశ్రీ ప్రతిభ

ప్రజాశక్తి- విజయనగరం

నగరంలోని రింగు రోడ్డు శ్రీచైతన్య పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో మహంతి హిమశ్రీ ప్రతిభ కనబర్చింది. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ 'అడ్వాన్స్‌మెంట్స్ ఇన్ మెడికల్ టెక్నాలజీ' అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న ఏడో తరగతికి చెందిన హిమశ్రీ తన ప్రతిభను చాటి తృతీయ బహుమతిని కైవసం చేసుకుంది. బాలికను ప్రిన్సిపల్ ప్రసాద్‌బాబు అభినందించి ప్రశంస పత్రాన్ని, జ్ఞాపికను అందించారు.


ప్రశంసా పత్రంతో హిమశ్రీ

## ఆలయ నిర్మాణానికి రూ.20వేలు వితరణ

ప్రజాశక్తి- డెంకాడ

నెల్లిమర్ల మండలం ఒమ్మి గ్రామంలో రాజమ్మ తల్లి గుడి నిర్మాణానికి టిడిపి సీనియర్ నాయకులు కంది చంద్రశేఖర రావు రూ. 20వేలు వితరణగా అందించారు. మండలంలోని అక్కివరం తన స్వగ్రహంలో ఆలయ కమిటీ సభ్యులకు ఈ నగదును అందించారు.

## 2,272 రోజులుగా నిత్యాన్నదానం

ప్రజాశక్తి- రేగిడి

మండలంలోని వావిలవలస గ్రామం రాహుల్ సౌరబ్ సత్రంలో ఆదివారం నాటికి పేదలకు 2,272 రోజులు నిత్యాన్నదానం చేసినట్లు సామాజిక కార్యకర్త పాలూరి సిద్ధార్థ తెలిపారు. ప్రతిరోజు పేదలకు అధికారులు, రాజకీయ నాయకులు సహాయ, సహకారాలతో నిత్యాన్నదానం చేపడుతున్నట్లు తెలిపారు. టిటిడి జెఇఒ సీసీ లోకేష్ సత్రంలో ఉన్న పేదలకు ఉచిత వెంకటేశ్వర స్వామి దర్శనం, అన్ని రూమ్స్ ముందుగానే ఏర్పాటు చేస్తారన్నారు. వారికి పేదల తరపున కృతజ్ఞతలు తెలిపారు.

## పోక్సో కేసులో యువకుడు అరెస్టు

ప్రజాశక్తి- రేగిడి

మండలంలోని లింగాలవలస గ్రామంలో యువకుడు గురజాన దిలీప్ కుమార్ ఒక యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా అనుభవించి తీరా పెళ్లి చేసుకోనని చెప్పిన ఘటనలో యువతి శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ సంఘటనలో తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రేగిడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం చీపురుపల్లి డిఎస్‌పి రాఘవులు గ్రామానికి చేరుకొని ఇరు కుటుంబాలు వద్ద విచారణ జరిపి స్టేట్మెంటును రికార్డ్ చేశారు. అన్ని కోణాల్లో విచారించిన తరువాత పోక్సో కేసు నమోదు చేసి దిలీప్ కుమార్‌ను డిఎస్‌పి ఆధ్వర్యంలో అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం పాలకొండ జైలుకు తరలించారు.


విచారణ చేపడుతున్న డిఎస్‌పి

## అక్రమ మద్యం బాటిళ్లు పట్టివేత

ప్రజాశక్తి - నెల్లిమర్ల

పారసాంలో బెల్ట్‌షాప్ నుంచి అక్రమ మద్యం బాటిల్లు పట్టుకున్నట్లు ఎస్ఐ బి.గణేష్ తెలిపారు. ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పారసాంలో బెల్ట్ షాప్ ద్వారా అక్రమంగా మద్యం సరఫరా జరుగుతున్నట్లు సమాచారం రావడంతో దాడి చేసి బాటిల్లు, వ్యక్తిని పట్టుకున్నట్లు తెలిపారు. దాడిలో బెల్ట్ షాప్ నిర్వాహకుడి వద్ద అక్రమంగా 101 మద్యం బాటిల్లు ఉన్నట్లు గర్తించి స్వాధీనం చేసుకొని నిర్వాహకున్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.

## సిసి కెమెరాలపై గోనెసంచి వేసి చోరీ

ప్రజాశక్తి-బొబ్బిలి

పట్టణంలోని సాయి శర్వాణి కాలనీలో ఇంటికి పెట్టిన సీసీ కెమెరాలపై గోనెసంచి వేసి చోరీకి పాల్పడ్డారు. స్థానిక కోరాడ వీధికి చెందిన మాజీ కౌన్సిలర్ పిల్లా రామారావు సాయి శర్వాణిలో నూతనంగా ఇల్లు నిర్మించి నివసిస్తున్నారు. ఇంటిలో భవన నిర్మాణ సామగ్రి, యంత్రాలు ఉండడంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి ఇంటికి తాళాలు వేసి కోరాడ వీధిలో ఉన్న ఇంటిలో పడుకునేందుకు వెళ్లారు. ఆదివారం ఉదయం ఇంటికి వెళ్ళేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. ఇంటికి ఉన్న సీసీ కెమెరాలపై గోనెసంచులు వేసి ఇంటిలో ఉన్న రూ.16వేలు నగదు, భవన నిర్మాణ యంత్రాలతో పాటు ఇంటిలో ఉన్న సీసీ కెమెరాల హార్డ్ డిస్కును ఎత్తుకుపోయారు. చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు రామారావు చెప్పారు.

## పట్టపగలే దొంగతనం

ప్రజాశక్తి- బొబ్బిలి

మండలంలోని కారాడ సమీపంలో ఆదివారం వృద్ధురాలు చొక్కాపు గౌరమ్మ మెడలో పుస్తెల తాడును గుర్తు తెలియని దుండగులు అపహరించుకుపోయారు. గౌరమ్మ పొలం నుంచి ఇంటికి వస్తుండగా గుర్తు తెలియని దుండగులు ఆటోలో వచ్చి ఆమెను బలవంతంగా ఆటో ఎక్కించి మెడలో ఉన్న తులమున్నర బంగారం పుస్తెల తాడును తెంచి ఆమెను ఆటోలో నుంచి బయటకు తోసేసారు. ఏమి జరిగిందో తేరుకుని తెలుసుకునే లోగా ఆమె మెడలో పుస్తెల తాడు లేదని గమనించి లబోదిబోమని స్థానికులు సహకారంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. వెంటనే పట్టణ సిఐ సతీష్ కుమార్, తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

## ఇక మంగళవారం సెలవు

ప్రజాశక్తి- కొత్తవలస

మండలంలోని నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఇప్పటి వరకు కొనసాగిస్తున్న గురువారం సెలవును మంగళవారానికి మారుస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. మండల నాయి బ్రాహ్మణ సమావేశం సంఘ గౌరవ అధ్యక్షులు తెలకరావు అప్పారావు ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షులు వడ్డాది శంకర్రావు అధ్యక్షతన నాయి బ్రాహ్మణ సేవా సంఘం భవనంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు వడ్డాది శంకర్రావు మాట్లాడుతూ ఇప్పటివరకు మండలంలో గురువారం కొనసాగుతున్న సెలవును మంగళవారానికి మారుస్తున్నామన్నారు. సంఘం ధృడంగా ఉండాలంటే సభ్యులందరూ కలిసికట్టుగా ఉండాలని, ఇప్పుడు నాయి బ్రాహ్మణుల వృత్తిలోకి కార్పొరేట్ సంస్థలు కూడా అడుగుపెడుతున్నాయని వారితో పోటీపడే విధంగా అందరూ తయారవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు ఆదరణ 3 పథకంతో లబ్ధి చేకూర్చే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో కార్యదర్శి మల్లువలస సత్తిబాబు, ఉపాధ్యక్షులు రేగ ప్రసాద్, కోశాధికారి పట్నాల కృష్ణ ప్రసాద్, సహకార దర్శి తెలకరాపు దేవుళ్ళు, మండల కన్వీనర్ తెలకరాపు సుందర్రావు, ఉప గౌరవ అధ్యక్షులు జిఎంజి పరమేశ్వరరావు, సంఘ సలహాదారులు గోలజాపు గౌరీ, వెంకటరమణ, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

## నిత్యావసరాలు పంపిణీ

ప్రజాశక్తి - కొత్తవలస

మండల కేంద్రంలోని తుమికాపల్లిలో ఫర్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథ హరికుమార్ ఆధ్వర్యంలో ఆదివారం 45 మంది ఒంటరి వృద్ధులకు 12 రకాల నిత్యవసర సరుకులు, వస్త్ర దానం చేశారు. వాలీబాల్ జిల్లా అధ్యక్షులు గవర సూరిబాబు, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్ గవర రామకృష్ణ, రైల్వే ఎంప్లాయ్ గవర శివాజీ మాట్లాడుతూ హరి చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమానికి గురుదేవా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాపర్తి జగదీష్ బాబు, జిల్లా వాలీబాల్ అధ్యక్షులు గవర సూరిబాబు, జనసేన నాయకులు రామదుర్గ, రైల్వే రిటైర్డ్ ఎంప్లాయ్ రమణ, ఆర్థిక సాయం అందించిటనట్లు తెలిపారు. శ్రీనాద్, మనోబిరామ్ పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు వస్త్ర దానం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ జాయింట్ సెక్రెటరీ డాక్టర్ రవి, ట్రెజరర్ శ్రావణ్ కుమార్, శ్రీనాదు రామకృష్ణ వాసవి దంపతులు, ఉషశ్రీ, ట్రస్ట్ సభ్యులు గోవిందరావు, నగేష్, గణేష్ పాల్గొన్నారు.

# విద్యార్థులు ఒత్తిడికి గురికావొద్దు


విద్యార్థితో మాట్లాడుతున్న డివిజి శంకరరావు

ప్రజాశక్తి - నెల్లిమర్ల

విద్యార్థులు పరీక్షల్లో ఒత్తిడికి గురికాకుండా ఉండాలని ఎస్‌టి కమిషన్ రాష్ట్ర చైర్మన్ డివిజి శంకర రావు అన్నారు. ఆదివారం ఆయన స్థానిక గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించి పాఠశాల పరిసరాలు, విద్యార్థుల ఆరోగ్యం, చదువు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులు పరీక్షల్లో ఒత్తిడికి గురి కాకుండా ఉండాలని, క్రమశిక్షణ, ఏకాగ్రత చదివి మంచి ఫలితాలు సాధించాలన్నారు. విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురైతే చదివిన విషయం మర్చిపోతారని, మానసికంగా ఆరోగ్యం కూడా దెబ్బతింటుందన్నారు. ఎటువంటి భయం లేకుండా విద్యార్థులు పరీక్షల్లో బాగా రాసి భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని సూచించారు. పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థులు చదువు, ఆరోగ్యంపై దృష్టి సారించి వారిని ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం కర్రి సూర్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

### నూరుశాతం ఉత్తీర్ణతకు ఉపాధ్యాయుల కృషి

**వేపాడ** : మండలంలోని ఎన్‌కెఆర్‌పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు శత శాతం ఉత్తీర్ణత సాధించాలన్న ఉద్దేశంతో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులతో పాటు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిఆర్‌పిలు రాత్రిపూట విద్యార్థుల నివాసాల వద్దకు వెళ్లి విద్యార్థులు చదువుతున్నది లేనిది పరిశీలిస్తున్నారు. పేరెంట్స్ తీసుకోవలసిన జాగ్రత్తలు వివరిస్తూ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రణాళికా బద్ధంగా చదివి మంచి మార్కులు సంపాదించి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తేవాలని వివరిస్తున్నారు.


విద్యార్థులతో మాట్లాడుతున్న ఉపాధ్యాయులు

# 'మిమ్స్'లో న్యూరో అనస్థీషియా సదస్సు

ప్రజాశక్తి - నెల్లిమర్ల

స్థానిక మిమ్స్ వైద్య కళాశాలలో న్యూరో అనస్థీషియా సిఎంఇ సదస్సు ఆదివారం నిర్వహించారు. నేషనల్ ఐఎస్ఎ డీన్ డాక్టర్ లక్ష్మి కుమార్, విజయనగరం సిటీబ్రాంచ్ సహకారంతో సదస్సు నిర్వహించారు. ఇందులో సుమారు 300 మంది ప్రతినిధులు పాల్గొని మాట్లాడారు. సదస్సులో రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అనుభవజ్ఞులైన కన్సల్టెంట్లు పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కళాశాల అనస్థీషియా విభాగ ఆచార్యులు కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మిమ్స్ మెడికల్ కళాశాలలో ఎంతో ప్రతిష్టాత్మకంగా సదస్సు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సిఎంఇ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు, మత్తు వైద్యులకు ఎంతో ఉపకరిస్తుందన్నారు. ఐఎస్ఎ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సూరిశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ వైద్య రంగంలో ప్రధానంగా అనస్థీషియాకు సంబంధించి నూతన ఆవిష్కరణలను డాక్టర్ రాకేష్, డాక్టర్ మీనాక్షి సుందరం, డాక్టర్ విష్ణు మహేష్ వంటి ప్రముఖులు తెలియజేశారన్నారు. ఈ సదస్సులో ఐఎస్ఎ పూర్వ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఎస్ఎస్‌సి చక్రరావు, డాక్టర్ బీమేశ్వర్, డాక్టర్ ఎఎస్ కామేశ్వరరావు, డాక్టర్ కిరణ్ కుమార్, ఐఎస్ఎ సిటీ బ్రాంచ్ వైద్యులు డాక్టర్ రామారావు, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ దుర్గా ప్రసాద్, డాక్టర్ కృష్ణ చైతన్య, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.



ముఖ్య అతిథులకు జ్ఞాపికను అందిస్తున్న మిమ్స్ ప్రతినిధులు

# సేవా కార్యక్రమాలు అభినందనీయం

ప్రజాశక్తి- మెంటాడ

మానవసేవయే మాధవ సేవ అనే నినాదంతో పెదమేడపల్లి యువత అనేక సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనడం హర్షనీయమని ఎంపిటిసి రెడ్డి ఎర్నాయుడు అన్నారు. ఆదివారం పెదమేడపల్లి రచ్చబండ వద్ద శ్రీవెంకటేశ్వర పుష్పగిరి కంటి ఆసుపత్రి సహకారంతో సిరిపురం అశోక్, సిరిపురం కిషోర్ ఆధ్వర్యంలో సిరిపురం జగదీష్ పర్యవేక్షణలో ఉచిత నేత్ర మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిటిసి రెడ్డి ఎర్నాయుడు మాట్లాడుతూ ఎటువంటి స్వచ్ఛంద సేవా సంస్థల అండదండలూ లేకపోయినప్పటికీ వ్యక్తిగత సహాయంతో గ్రామంలో పేద ప్రజలకు వైద్యం ఆరోగ్యం పట్ల సిరిపురం కుటుంబం స్వచ్ఛందంగా చేస్తున్న సేవలు అభినందనీ యమన్నారు. సాటి మనిషికి సహాయం చేసేలా పెదమేడపల్లి యువత ముందుకు రావడం సంతోషపడదగ్గ విషయమన్నారు. అనంతరం కంటి సమస్యలు గలిగిన అనేకమందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నవారికి తగిన మందులు ఇచ్చారు. కంటి ఆపరేషన్ తప్పనివారికి శ్రీ వెంకటేశ్వర పుష్పగిరి కంటి ఆసుపత్రి ద్వారా ఉచిత ఆపరేషన్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, యూత్ అండ్ ఎంప్లాయిస్ తదితరులు పాల్గొన్నారు.


కంటి తనిఖీ చేస్తున్న సిబ్బంది

# స్టివియాపై పరిశోధనలు

- పంచదారకు ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు
- మధుమేహ రోగులకు వరం
- సెంచూరియన్‌కు ఆరు పేటెంట్లు

ప్రజాశక్తి - నెల్లిమర్ల

మనం నోరూరించే తియ్యని పదార్థాలు, స్వీట్లు కనిపించినపుడు మన దృష్టి వాటిపైకి మళ్లుతుంది. వాటిని తినాలనుకోవడం సహజం. మధుమేహ రోగులు మాత్రం స్వీట్లు తినాలంటే తటపటాయిస్తొంటారు. స్వీట్లు తింటే వారి షుగర్ లెవెల్ అమాంతం పెరిగిపోతుందనే భయం వారిని వెంటాడుతొంది. షుగర్ లెవెల్ పెరగకుండా స్వీట్లు తినడానికి పంచదారకు ప్రత్యమ్నాయంగా స్టివియా అందుబాటులోకి రానుంది. ఇది మెక్సికో దేశానికి చెందిన మొక్క. దీని శాస్త్రీయ నామం స్టివియా రెబోడియానా. ఈ మొక్క ఆకులను ఎండపెట్టి యాంత్రిక పద్ధతి ద్వారా సేకరించిన రసంతో స్టివియా పొడి తయారవుతుంది. స్టివియా పొడి పంచదార మాదిరిగా పిండి వంటలు, వివిధ రకాల తీపి వంటకాల తయారీలో ఉపయోగించవచ్చు. పంచదార కంటె సుమారు 200 రెట్లు ఎక్కువ తియ్యదనం కలిగివుండటం కాకుండా మధుమేహ రోగులకు షుగర్ లెవెల్‌ని కూడా అదుపులో ఉంచగలదంటే ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ మొక్కలపై సెంచూరియన్ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ డి.ఎన్.రావు ఆధ్వర్యంలో ఇక్కడ అధ్యాపకులు స్టివియా వంగడంపై పరిశోధనలు చేస్తున్నారు. వాటిపై ఆరు పేటెంట్లు కూడా సాధించారు. త్వరలో కణజాల వర్ధనం (టిష్యూ కల్చర్) ద్వారా లక్షలాది మొక్కలను తయారు చేసి రాష్ట్రమంతా సరఫరా చేయాలని శాస్త్రవేత్తలు ప్రొఫెసర్ ఈశ్వరరెడ్డి, ప్రొఫెసర్ జె.అనీల్ కుమార్, డాక్టర్ ఎస్.పి.నంద, డాక్టర్ వి. త్రివేణి విస్తృతంగా పరిశోధనలు జరుపుతున్నారు.


యూనివర్సిటీలో స్టివియా సాగు

**ఆరు రాష్ట్రాల్లో సాగు**

ఈ స్టివియా మొక్క నుంచి తయారు చేసిన పదార్థాన్ని జపాన్‌లో 86 శాతం బేకరీ ఉత్పత్తుల్లో వినియోగిస్తున్నారు. అమెరికా ప్రభుత్వం కూడా స్టివియాతో తయారు చేసిన పదార్థాలని ఉపయోగించడానికి అనుమతులు జారీ చేసింది. మన దేశంలో కూడా పంజాబ్, ఛత్తీస్‌గడ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో స్టివియాను ఎక్కువగా సాగుచేస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా రైతులు స్టివియాను వాణిజ్య పంటగా సాగు చేసినట్లయితే వారు మంచి గిట్టుబాటు ధరలతో పాటుగా ఆదాయం గణనీయంగ పెంపొందించుకునే అవకాశం ఉంది.


స్టివియాపై పరిశోధన చేస్తున్న సిబ్బంది

**ఏడాదికి మూడు సార్లు దిగుబడి**

ఎకరా విస్తీర్ణంలో మొదటి రైతులకు సుమారు టన్ను దిగుబడి లభిస్తోంది. ఏటా మూడు సార్లు దిగుబడినిచ్చే ఈ పంట సాగుకు ఎకరానికి రూ. 1.8లక్షలు ఖర్చు కాగా, ఆదాయం మొదటి ఏడాది రూ.3 లక్షలు, రెండో ఏటా రూ.5 లక్షలు, మూడో ఏటా రూ.5.5 లక్షలు లభిస్తొందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా గిరాకీ ఉన్న ఈ మొక్కను ఆస్ట్రేలియాలో రూ.400 (5 డాలర్లు) చొప్పున విక్రయిస్తుండగా, సెంచూరియన్ విశ్వవిద్యాలయం కేవలం రూ.100 రైతులకు అందచేసి వారి ఉత్పత్తులను తామే కొనుగోలు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తొన్నామని ప్రొఫెసర్ అనిల్‌కుమార్ చెబుతున్నారు.

**తిరుపతి లడ్డులోనూ పంచదారికి బదులుగా స్టివియా**

తిరుపతి లడ్డూలో కూడా పంచదారకు బదులుగా స్టివియాతో తయారు చేసినట్లయితే మధుమేహ రోగులు కూడా ఆ ప్రసాదాన్ని ఆస్వాదించగలరని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దేవాదాయశాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఈ స్టివియా పదార్థం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇటీవల వివరించినట్లు తెలిపారు.

## వైద్య శిబిరానికి స్పందన

ప్రజాశక్తి- గజపతినగరం

మండలంలోని సీతారామపురం గ్రామంలో ఆదివారం గజపతినగరం బియస్ఆర్ హాస్పిటల్, శ్రీనివాస నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి స్పందన లభించింది. సుమారు 120 మంది రోగులు శిబిరంలో పాల్గొనగా, వీరందరికీ వైద్యులు డాక్టర్ ఎ. ప్రవర్ధన్ పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. బిపి, షుగర్ పరీక్షలతో పాటు ఇసిజి పరీక్షలు కూడా నిర్వహించారు. ఇద్దరి రోగులకు సర్జరీ అవసరం కాగా, ఆరోగ్యశ్రీ కింద ఇద్దరికీ సర్జరీ చేయనున్నట్లు తెలిపారు. ఈ శిబిరంలో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ బెల్లాన లక్ష్మి, నరేంద్ర, ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ జనార్ధన్ రావు, హాస్పిటల్ మేనేజ్మెంట్ కో ఆర్డినేటర్ జి ప్రభ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

## గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

ప్రజాశక్తి- శృంగవరపుకోట

2025-26 విద్యా సంవత్సరానికి గాను గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ తాటిపూడి గురుకుల జూనియర్ (బాలికల) కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మి తెలిపారు. ప్రవేశాలకు ఏప్రిల్ 25న పరీక్ష ఉంటుందని మార్చి 31వ తేదీలోపు https://aprs apcfss.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు.

**మహారాజశ్రీ బొబ్బిలి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో**
**O.S.No.294/2022**

Between:
వంగపండు గౌరునాయుడు .....వాది
And :
కోసూరు వీరన్న వగైరాలు .....ప్రతివాదులు
To :
**1.** కోసూరు వీరన్న, S/o. లేటు రాములు, వయస్సు 60 సం॥లు, కుమ్మర వీధి, పాల్తేరు గ్రామం, బాడంగి మండలం. విజయనగరం జిల్లా.
**2.** కోసూరు రాంబాబు, S/o. వీరన్న వయస్సు 35 సం॥లు, కుమ్మర వీధి, పాల్తేరు గ్రామం, బాడంగి మండలం, విజయనగరం జిల్లా.

పై నెంబరు దావాను ఇందలి వాది సొమ్ము రాబట్టు నిమిత్తం ఇందలి ప్రతివాదులపై పై కోర్టులో దావా దాఖలు చేయగా శ్రీ కోర్టువారు ప్రతివాదులకు సమన్లు అందే నిమిత్తము **తేది.18.03.2025**కి వాయిదా వేసియున్నారు. సదరు వాయిదా దినం మీరు స్వయముగా గాని, వకీలు ద్వారా గాని పై తేదీన **ఉదయం గం.10.30 ని.లకు** పై కోర్టులో హాజరై మీ యొక్క ఆక్షేపణలు తెలియపరుచుకోవలెను లేని యెడల మీ పరోక్షమున తీర్మానించబడునని ఇందుమూలముగా మీకు తెలియచేయడమైన

పై కోర్టువారు ఆర్డర్ ప్రకారం

**పి.మణికేశ్వరసాయి,**
**A. వేణుగోపాల నాయుడు,**
న్యాయవాదులు, బొబ్బిలి.
సెల్ : 9494974403

**NOTICE**
**IN THE HONOURABLE COURT OF THE SENIOR CIVIL JUDGE VIZIANAGARAM**
**EA NO:138/2024 EP NO: 218/2014 OS NO: 53/2014**

Between :
Chitrada Neelakanta Rao .....Petitioner/DHR/Plaintiffs
And:
Nallabati Mohana Rao (died) and 3 others ......Respondents/JDRs/Defendants
To
**R3)** Nallabati Mahitha, D/o Late Mohan Rao, R/a Flat No:102, First Floor, D.No: 13-11-14, OM Sai Sakthi Enclave, Gowdu Veedhi, Near Kothapeta Mandapam, Vizianagaram Town and District.

పై నెంబరు పిటిషనులో R3 Respondent/ JDR/ Defendant అయిన మీకు శ్రీ కోర్టువారి ద్వారా ఎన్నిసార్లు నోటీసులు పంపించిననూ మీరు తీసుకోవడం లేదు. కావున మీకు ఈ పేపరు పబ్లికేషను ద్వారా నోటీసులు జారీచేయడమైనది. సదరు కేసు తే:26-03-2025దీన పై కోర్టులో వాయిదా ఉన్నది. కావున **తే 26-03-2025దీన ఉదయం గం॥ 10-30 ని॥ల**కు మీరు కాని లేదా మీ తరుపున వకీలు గారు ద్వారా కాని పై కోర్టువారి ఎదుట హాజరై మీ ఆక్షేపణలు తెలియజేయవలెను. లేనిచో మీ పై కేసు మీ పరోక్షమందు తీర్మానించుదురని ఈ పేపరు పబ్లికేషను ద్వారా మీకు తెలియజేయడమైనది.

**A.N.V. ANJANI KUMAR**
Advocate,
F-4, Sai Amurutha Castles,
1st Lane Down, Kothagraharam,
Vizianagaram, Cell: 9440123159

**మహారాజశ్రీ బొబ్బిలి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో**
**I.A.289/2022, O.S.No.294/2022**

Between:
వంగపండు గౌరునాయుడు .....పిటిషనర్/వాది
And :
కోసూరు వీరన్న వగైరాలు...రెస్పాండెంట్లు/ప్రతివాదులు
To :
**1.** కోసూరు వీరన్న, S/o. లేటు రాములు, వయస్సు 60 సం॥లు, కుమ్మర వీధి, పాల్తేరు గ్రామం, బాడంగి మండలం. విజయనగరం జిల్లా.
**2.** కోసూరు రాంబాబు, S/o. వీరన్న వయస్సు 35 సం॥లు, కుమ్మర వీధి, పాల్తేరు గ్రామం, బాడంగి మండలం, విజయనగరం జిల్లా.

పై నెంబరు దావాను ఇందలి పిటిషనర్/వాది సొమ్ము రాబట్టు నిమిత్తం ఆస్తిని అటాచ్మెంట్ చేస్తూ ఇందలి రెస్పాండెంట్లు/ప్రతివాదులపైన పై కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా శ్రీ కోర్టువారు రెస్పాండెంట్లు /ప్రతివాదులకు నోటీసులు అందే నిమిత్తము **తేది.18.03.2025**కి వాయిదా వేసియున్నారు. సదరు వాయిదా దినం మీరు స్వయముగా గాని, వకీలు ద్వారా గాని పై తేదీన **ఉదయం గం.10.30 ని.లకు** పై కోర్టులో హాజరై మీ యొక్క ఆక్షేపణలు తెలియపరుచుకోవలెను లేని యెడల మీ పరోక్షమున తీర్మానించబడునని ఇందుమూలముగా మీకు తెలియచేయడమైన

పై కోర్టువారు ఆర్డర్ ప్రకారం

**పి.మణికేశ్వరసాయి,**
**A. వేణుగోపాల నాయుడు,**
న్యాయవాదులు, బొబ్బిలి.
సెల్ : 9494974403

**మహారాజశ్రీ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కొత్తవలస వారి కోర్టులో**
**O.S. 91/2024**

బిట్వీన్
సత్య కళ్యాణ్ కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, rep. by మేనేజింగ్ డైరెక్టర్, వంకాయలపాటి మురళీకృష్ణ ...వాది
అండ్
పెదిరెడ్ల సన్యాసమ్మ వగైరాలు ...ప్రతివాదులు

**సమన్లు**

టు
1వ ప్రతివాది: పెదిరెడ్ల సన్యాసమ్మ, W/o. లేటు అప్పారావు, చిన్నిపాలెం గ్రామం, కొత్తవలస, విజయనగరం జిల్లా.
2వ ప్రతివాది: దన్నిన గౌంగలయ్య, S/o. లేటు సింహాచలం, చిన్నిపాలెం గ్రామం, కొత్తవలస, విజయనగరం జిల్లా.
3వ ప్రతివాది: పెదిరెడ్ల త్రినాధరావు, S/o. లేటు సోములు, చిన్నిపాలెం గ్రామం, కొత్తవలస, విజయనగరం జిల్లా.
4వ ప్రతివాది: పెదిరెడ్ల జగన్నాధం, S/o. లేటు సోములు, చిన్నిపాలెం గ్రామం, కొత్తవలస, విజయనగరం జిల్లా.

పై నెంబరు దావాలో గల వాదిగారు మీరు వాది గారి యొక్క భూమిని అనగా దావా షెడ్యూలు ఆస్థిని ఆక్రమించి తాత్కాలిక నిర్మాణములు చేసినారు అని కావున దావా షెడ్యూలు ఆస్థికి వాది గారిని ఓనర్‌గా డిక్లేర్ చేయమని మరియు దావా షెడ్యూల్ ఆస్థిలో తాత్కాలిక నిర్మాణములను తీసివేసిన తరువాత ఖాళీ చేసి మీరు వాదిగారికి షెడ్యూలు ఆస్థిని అప్పగించ వలసినదిగా కోరుతూ పైకోర్టువారి యెదుట దావా దాఖలు చేసియున్నారు. సదరు దావా మీ యొక్క హాజరు నిమిత్తం **తేది. 20-03-2025**కి వాయిదా అయివున్నది. సదరు తేదీన ఉ॥ గం॥10.30 ని॥లకు హాజరై మీకు ఎటువంటి ఆక్షేపణలు ఉన్న యెడల మీరుగాని మీ లాయరుగారి ద్వారా గాని కోర్టువారి ఎదుట తెలియపరచుకొనవలెను. లేని యెడల ఆక్షేపణలు లేవని భావించి మీకు పరోక్షంగా దావా తీర్మాణించబడునని తెలియపరచడమైనది.

**B. SUDHAKAR REDDY & K. KUMARI**
Advocates Visakhapatnam.
**Cell: 94401 31709/96529 80733**

**మహారాజశ్రీ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కొత్తవలస వారి కోర్టులో**
**I.A. 917/2024 in O.S. 91/2024**

బిట్వీన్
సత్య కళ్యాణ్ కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, rep. by మేనేజింగ్ డైరెక్టర్, వంకాయలపాటి మురళీకృష్ణ ...పిటీషనర్/వాది
అండ్
పెదిరెడ్ల సన్యాసమ్మ వగైరాలు ...రెస్పాండెంట్స్/ప్రతివాదులు

**నోటీసు**

టు
1వ రెస్పాండెంటు: పెదిరెడ్ల సన్యాసమ్మ W/o. లేటు అప్పారావు, చిన్నిపాలెం గ్రామం, కొత్తవలస, విజయనగరం జిల్లా.
2వ రెస్పాండెంటు: దన్నిన గౌంగలయ్య, S/o. లేటు సింహాచలం, చిన్నిపాలెం గ్రామం, కొత్తవలస, విజయనగరం జిల్లా.
3వ రెస్పాండెంటు: పెదిరెడ్ల త్రినాధరావు, S/o. లేటు సోములు, చిన్నిపాలెం గ్రామం, కొత్తవలస, విజయనగరం జిల్లా.
4వ రెస్పాండెంటు: పెదిరెడ్ల జగన్నాధం, S/o. లేటు సోములు, చిన్నిపాలెం గ్రామం, కొత్తవలస, విజయనగరం జిల్లా.

పై నెంబరు దావాలో గల వాదిగారు మీరు వాది గారి యొక్క భూమిని అనగా దావా షెడ్యూలు ఆస్థిని ఆక్రమించి తాత్కాలిక నిర్మాణములు చేసినారు అని కావున దావా షెడ్యూలు ఆస్థికి వాది గారిని ఓనర్‌గా డిక్లేర్ చేయమని మరియు దావా షెడ్యూల్ ఆస్థిలో తాత్కాలిక నిర్మాణములను తీసివేసిన తరువాత ఖాళీ చేసి మీరు వాదిగారికి షెడ్యూలు ఆస్థిని అప్పగించ వలసినదిగా కోరుతూ పైకోర్టువారి యెదుట దావా దాఖలు చేసియున్నారు మరియు టెంపరరీ ఇంజంక్షన్ పిటీషన్ వేసియున్నారు. సదరు పిటీషన్ మీ యొక్క హాజరు నిమిత్తం **తేది. 20-03-2025**కి వాయిదా అయివున్నది. సదరు తేది.ఉ॥గం॥10.30 ని॥లకు హాజరై మీకు ఎటువంటి ఆక్షేపణలున్న యెడల మీరుగాని మీ లాయరుగారి ద్వారా గాని కోర్టు వారి ఎదుట తెలియపరచుకొనవలెను. లేని యెడల ఆక్షేపణలు లేవని భావించి మీకు పరోక్షంగా పిటీషన్ తీర్మాణించబడునని తెలియపరచడమైనది.

**B. SUDHAKAR REDDY & K. KUMARI**
Advocates Visakhapatnam.
**Cell: 94401 31709/96529 80733**